రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవతెలంగాణ-కుల్కచర్ల



రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నవాబ్‌పెట్ మండలం కిషన్ గూడా గ్రామానికి చెందిన మల్లేష్ (26) బుధవారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో తన స్నేహితులతో కలిసి తాటికల్లుతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసిన అనంతరం సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఇప్పాయిపల్లి రోడ్డు సమీపంలోనే ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొని కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

9వ తరగతి విద్యార్థి అదృశ్యం

నవతెలంగాణ-కుల్కచర్ల



9వ తరగతి విద్యార్థి అదృశ్యమైన సంఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం బొంరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండు శ్యామలమ్మ భర్త దండు పుల్లయ్య కుమారుడు దండుసిద్ధార్థ (16) మండల కేంద్రంలోని చిన్న అంతారం గ్రామంలో తన సోదరి పద్మమ్మ వద్ద ఉండి పుట్టపహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్ళనని మారం చేయడంతో స్కూల్ కి వెళ్తే వెళ్ళు లేకపోతే మీ ఊరికి పో అని అనడంతో సరే అని చెప్పి ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. సాయంత్రం గడిచిన ఇంటికి రాకపోయేసరికి తల్లితండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. తల్లితండ్రులు వచ్చి చుట్టుపక్కల, బంధువుల వద్దకి వెళ్లాడని వెతికిన ఆచూకీ లభించలేదు. విద్యార్థి వాడిన సైకిల్ వాళ్ల సోదరి పొలం దగ్గర ఉన్నది. విద్యార్థి బయటకు వెళ్లిన సమయంలో బ్లాక్ కలర్ పాయింట్,రెడ్ కలర్ టీ షర్ట్ ధరించాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.



రైతులంతా ఐక్యంగా ఉంటేనే.. సమస్యల పరిష్కారం

- రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకృష్ణారెడ్డి

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

రైతులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి ముసలయ్య హాజరై మాట్లాడుతూ దండుమైలారం నెర్రపల్లి గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని, దాని ఫలితంగానే నెర్రపల్లి గ్రామంలో రైతులకు భూమి పరిహారం కింద 600 గజాలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అదే విధంగా దండుమైలారం గ్రామంలోని ఆఫీస్ పూర్ రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తామని ఆర్డీఓ తెలియజేశారని, ఇది రైతు సంఘం సాధించిన విజయమని ఆయన తెలియజేశారు. అనంతరం రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులంతా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు సాధిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినందుకు ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని కోరారు. లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు గూడెం అశోక్, డి అశోక్, యాదయ్య, జంగయ్య వెంకటేష్, జి. జంగయ్య, లింగస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆటో కార్మికులకు పర్మినేంట్ అడ్డాను కేటాయించాలి

నవతెలంగాణ-గండిపేట్



ఆటో కార్మికులందరికి ఆటోలను పెట్టుకునేందుకు అడ్డాలను పర్మినేంట్‌గా రిజిస్ట్రేషన్ చేసి కార్మికులకు కేటాయించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అప్ప జంక్షన్ వద్ద ఆటో యూనియన్ కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రుద్రకుమార్, మండల కన్వీనర్ డప్పు నవీన్‌కుమార్ మాట్లాడుతూ ఉచిత బస్సులు రావడంతో ఆటో రంగ కార్మికులు రోడ్డుపడ్డారని తెలిపారు. అందుకు వారికి నార్సింగి, కోకాపేట్, సీబీఐటీ, అప్ప జంక్షన్ ప్రస్తుతం ఉన్న స్థలాల వద్దనే ఆటోలకు పర్మినేంట్ చేయాలన్నారు. వారికి అడ్డాను చూపించకుండ కార్మికులను వేదింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ యూనియన్ నాయకులు, ఆటో రంగా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సివిల్ ఇంజనీర్‌లో రాణించాలి

- ఎంజీఐటీ ప్రిన్సిపాల్ చంద్రమెహాన్‌రెడ్డి

నవతెలంగాణ-గండిపేట్



విద్యార్థులకు టెక్నాలజీ రంగాలైన సివిల్ ఇంజనీర్‌లో రాణించాలని ఎంజీఐటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గండిపేట్‌లోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సైన్స్ నబుల్ టెక్నాలజీస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనే అంశపై ఒక రోజు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నచ్చిన విద్య సంస్థలను ఎన్నుకున్ని టెక్నికల్ రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంల్లో రమణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, కో ఆర్డినేటర్ వెంకట్‌రమయ్య, జయప్రకాష్‌నారాయణ, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



కబ్జాను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ-గండిపేట్

ముసి బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బఫర్ జోన్‌ల్లో అక్రమ నిర్మాణాలను చేస్తున్న అదిత్యా యాజమాన్యం అగడాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుద్దు కిరణ్‌కుమార్, మాజీ వార్డు సభ్యులు వినోద్‌కుమార్, జెల్లి వేంకటేష్ బఫర్ జోన్‌ల్లో నిర్మాణాలను ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో చేసిన పనులను కాంగ్రెస్ సర్కారు నిలిపివేస్తే కోర్టు పేరుతో తిరిగి పనులను మొదలు పెటడం దారుణమన్నారు. కోర్టు ఎమని చేప్పిందో తమకు చెప్పాలని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను చేపడుతున్న అదిత్యా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేసీపీ సహాయతో పనులు చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కోర్టు పేరుతో మోసం చేయడం దారుణమన్నారు. పనులను వేంటనే నిలిపి వేయాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ తరుపున అందోళన చేస్తామని హెచ్చరించారు.



రేషన్ కార్డులపై స్పష్టత ఏదీ..

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం

"పెళ్ళై పదేండ్లు పొద్దు గడుస్తోంది. రేషన్ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న నేటికి రేషన్ కార్డు రాలేదు. నాకు ఇద్దరు పిల్లలు కూలీ నాలీ చేసి పిల్లలను సాకుంటున్న.. తినడానికి తిండి లేదు.. ఉండటానికి గూడు లేదు.. సర్కారేమో ప్రతి పేదవాడికి ఉచిత రేషన్ అంటుంది. కానీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పదేండ్లు అయింది. కానీసం ఆన్‌లైన్‌లో కూడా చూపిస్తాలేదు. పేదోడినైనప్పటికీ ప్రభుత్వం నుంచి పేదలకు అందే రేషన్ సరుకులను సైతం అందులేక పోతున్నానని " కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పదేండ్లుగా ఎదురుచూస్తున్న కేశంపేట్ మండలానికి చెందిన రమేష్ నవతెలంగాణతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.



- అధికారిక ప్రకటన ఎప్పుడో
- ప్రభుత్వం నుంచి అర్డర్ వస్తేగాని చెప్పలేమంటున్న పౌరసరఫరాల అధికారులు
- రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురి చూస్తున్న ప్రజలు

నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 65,334 మంది ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డిలో 57910 మంది, వికారాబాద్‌లో 7424 దరఖాస్తు దారులున్నారు. ఎన్నో ఏండ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచుస్తున్న లబ్ధిదారుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తోందన్న ఆశలు రేకెత్తాయి. కాంగ్రెస్ ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులపై స్పష్టత రాకపోవడంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

పేదరికంలో కొట్టుమిట్టులాడుతున్న రేషన్ కార్డు లేక పోవడంతో పేద ప్రజలకు ప్రభుత్వం రాయితీల ద్వారా అందించే ఫలితాలు ఎంతో మంది పేద కుటుంబాలకు అందడం లేవు. ఎన్నో ఏండ్లుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా జారీ చేయకపోవడం గమనార్హం.

కనీసం రేషన్ కార్డుకు అర్హులుగా కూడా గుర్తించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు అర్హులైన పేద కుటుంబాలకు అందడం లేదు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 60 శాతం మంది ప్రజలు దినసరి కూలీలు, ఒక పూట తిని మరో పూట పస్తులు ఉంటూ జీవనం సాగిస్తున్న వారే ఉన్నారు. కనీసం పేద ప్రజలకు అందించే రేషన్ సరుకులు కూడా అందకపోవడంతో ఎన్నో కుటుంబాలు పస్తులుంటున్న పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య భద్రత పథకానికి అర్హులు కావడంతో ఎంతో మంది పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత ఫలితాలు అందక.. ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు పేదరికం అనుభవిస్తున్న మమల్ని ప్రభుత్వం పేదలుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలకు అర్హత కరువు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ పథకాలకు అర్హత కలిగిన పేదలకు తెల్ల రేషన్ కార్డులు లేక పోవడంతో వారు అనార్హులుగా గుర్తిస్తున్నారు. దీంతో పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తెల్ల రేషన్ కార్డులపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.







ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాం

- కోకాపేట్ ఐదవ వార్డుల్లో పర్యటన
- చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణ

నవతెలంగాణ-గండిపేట్

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సమస్యలను పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ విజయ్‌బాబు అన్నారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీలోని కోకాపేట్ ఐదవ వార్డుల్లో కమిషనర్ టి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తమ వార్డులో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు నిధులను కేటాయించాలని కౌన్సిలర్ గంగిడి శివారెడ్డి కోరారు. శ్మశాన వాటికల పరిశుభ్రత కోసం సిబ్బందిని కేటాయించాలన్నారు. కమ్యూనిటీ భవనం, కుల సంఘాల భవనాలను పరిశీలించారు. అన్ని వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ టి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ శివారెడ్డి, శానిటేషన్ అధికారి లచ్చిరాం, మున్సిపల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు..యువత చిత్తు

మత్తు యువతను చిత్తు చేస్తోంది. గతంలో గుట్కాలు, నాటుసారా వ్యవనాలకు బలైన యువత ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలో పట్టుబడుతున్న కేసులే దీనికి నిదర్శనం. నేడు 'ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినోత్సవం' సందర్భంగా నేడు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అందుకు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి యువతను భారీ స్థాయిలో ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. అందుకు స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.



- నేడు మహేశ్వరం ప్యాబ్ సీటీలో సదస్సు
- చిన్న వయసులోనే మత్తుకు బానిసై..
- కీలక రంగాలపై తీవ్ర ప్రభావం
- సమాజం మొత్తం స్పందించాలి
- తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి డీసీపీ సునీతారెడ్డి

నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి

14 నుంచి 19 ఏండ్ల వయసు వారు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అతి పేద కుటుంబాలకు చెందిన లేదా.. అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువత ఉంటున్నారు. గంజాయి కేసులో అరెస్టు అవుతున్న వారిలో 99 శాతం యువత ఉంటుంది. మరోవైపు పోలీసు శాఖ మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. చెడు వ్యసనాలకు, మత్తుకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే మహేశ్వరంలో నేడు అవగాహన సదస్సు నిర్వహించనుంది. మరోపక్క ప్రభుత్వం గుడుంబా రహిత రాష్ట్రం, గంజాయి రవాణా, వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యాలు నిర్దేశించింది. ఆగస్టులోపు లక్ష్యాలు పూర్తి చేయాల్సిన ఆబ్కారీశాఖ తనిఖీలు ముమ్మరం చేసింది.


ఆ రంగాలపై ప్రభావం

మత్తు పదార్థాల వినియోగం పెరిగిన నేపథ్యంలో కొన్ని రంగాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయనే అంతర్గత నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. ఈ జాబితాలో విద్యా క్రీడా, యువజన రంగాలను ప్రముఖంగా పేర్కొన్నట్టు సమాచారం. నివేదికను అనుసరించే ఇటీవల ప్రభుత్వం తనిఖీల శాఖలను అప్రమత్తం చేసి లక్ష్యాలు విధించింది. పది తర్వాత ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు మహా నగరాలకు పంపిస్తున్న పిల్లలు కొందరు అక్కడ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దీంతో విద్యా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జిల్లా సరిహద్దు పట్టణాలు,



శివారు గ్రామాల్లో ఉండి చిన్నచిన్న పనుల కోసం కొందరు యువకులు కాల క్రమేణా గంజాయి వినియోగిస్తూ, విక్రయిస్తూ పట్టుబడ్డారు.

తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి



పట్టుబడే సమయానికి వ్యసనం దశ నుంచి విక్రయించే దశకు చేరుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అతి గారాబం, అతి నమ్మకం పనికిరాదు. ఇంట్లో, బయట వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లల వ్యవహార శైలిని కనిపెట్టుకొని ఉండాలి. దొరికితే భవిష్యత్తు ఉండదనే స్పృహ కల్పించాలి. కేవలం ప్రభుత్వ శాఖలే కాకుండా యావత్ సమాజం మొత్తం పదార్థాలపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాలనీ కమిటీలు ప్రభుత్వ ఉద్యోగులు యువజన, విద్యార్థి సంఘాలు, సాధారణ ప్రజలు సైతం దీనికి వ్యతిరేకంగా నిలవాలి. అందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహేశ్వరంలో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. గాంజా, గుట్కా, జడదా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సదస్సు ఏర్పాటు చేశాం.

సునీతా రెడ్డి, డీసీపీ మహేశ్వరం

కేటీఆర్‌ను కలిసిన కొమిరిశెట్టి సాయిబాబా



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆయనతో పాటు నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ను సన్మానించిన బంట్వారం జడ్పీటీసీ



నవతెలంగాణ-బంట్వారం
వికారాబాద్ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ ప్రతిక్ జైన్‌ను బుధవారం బంట్వారం జడ్పీటీసీ, వికారాబాద్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ కోట్‌పల్లీ సంతోష రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

యాచారం సహకార సంఘానికి అదనపు నిధులు ఇవ్వండి

- పీఏసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి



నవతెలంగాణ-యాచారం
యాచారం సహకార సంఘం అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని పీఏసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి కోరారు. బుధవారం తులిప్స్ గ్రాండ్ హెూటల్లో ఆయన జిల్లా సహకార బ్యాంకు చైర్మెన్, 'టెస్ క్యాబ్ ' వైస్ చైర్మెన్ కొత్త కురుమను జరిగిన సమావేశంలో సంఘానికి అదనపు నిధులు ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతులకు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అభివృద్ధిలో యాచార సహకార సంఘం ముందుందని చెప్పారు. సంఘం అభివృద్ధికి నిధులు ఎక్కువగా ఇవ్వాలని చెప్పారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. బ్యాంకు అభివృద్ధికి తాను అహర్నిశలు పనిచేస్తున్నానని చైర్మెన్ పేర్కొన్నారు.

18వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా..

- కౌన్సిలర్ కాకుమాను సునీల్



నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ 18వ వార్డు అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తానని టీపీసీసీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్ కాకుమాను సునీల్ ధీమా వ్యక్తంచేశారు. కమ్మగూడలోని 18వ వార్డులో రూ. 13.50 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనుల సునీల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ రోడ్డు నిర్మాణంతో కమ్మగూడ నుంచి వశిష్ట కాలనికి వెళ్లే వారికి ప్రయాణం సులువు అవుతుందన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అనురాధ రాంరెడ్డి సహకారంతో తమ వార్డులో దశలా వారీగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సీసీరోడ్లు, యూజీడీ, తాగునీళ్ల తదితర సౌకర్యాలను ప్రతి కాలనికీ అందిస్తామన్నారు. కార్యక్రమంలో సత్యం, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాములు, దామోదర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధితో రాణించాలి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి



నవతెలంగాణ-మాడ్గుల
యువత ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాల కోసమే ఎదురు చూడకుండా స్వసక్తితో స్వయం ఉపాధి పొందాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కలకొండ గ్రామానికి చెందిన యువకుడు డొంకి మహిపాల్ హైదరాబాద్ బీయస్‌రెడ్డి నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన టీస్టాల్‌ను మండల నాయకులు జడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బట్టు కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు సూదిని కొండల్ రెడ్డి తదితర నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ..యువత స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా దొంకీ మహిపాల్‌ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొర్రె రవీందర్ రెడ్డి, నాయకులు కాట్లయాదయ్య గౌడ్, నాయకులు సూదిని శ్రీనివాస్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి తదితరులున్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

- ఎంపీటీసీ కావలి శ్రీనివాస్
- ఆరుట్లలో ఎల్ఓసీ అందజేత



నవతెలంగాణ-మంచాల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరుట్ల ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెం దిన మార అంజయ్య కూతురు వనజకు రూ.2,50,000 వేల ఎల్ఓసీని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మార అంజయ్య కూతురు వనజ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ హైద్రాబాద్‌లో చికిత్స పొందుతున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి సహకారంతో సీఎం.సహాయనిధి నుండి రూ.2,50,000 వేల ఎల్ఓసీని అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సుంకరి పాండారినాథ్ గౌడ్, ఆనంగల్ల యాదయ్య, పార్టీ గ్రామాధ్యక్షులు రావుల భాషయ్య, కార్యదర్శి దాసరమోని రమేష్, నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య, మార సురేష్, అంతటి రాజు గౌడ్, శాతిరి ఏల్లేష్, ఎన్మదుల సురేష్, మాను పాటి వెంకటేష్, లచ్చ గారి జంగా రెడ్డి, కొల్లోజు సత్యం, మార పర్వతాలు, జిలమోని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి





- శంషాబాద్ పీఎఎస్ సీఐ కే.నరేందర్ రెడ్డి
- పెద్ద తూప్ర తండాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

నవతెలంగాణ-శంషాబాద్
మనిషి జీవితం సాఫీగా సాగాలంటే మత్తు, మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని శంషాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ కే.నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద తూప్ర తండ గ్రామంలో సంకల్ప్ (ఐఆర్సిఏ) ఇన్‌చార్జి గంట పురుషోత్తమరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ..యువత నేటి సమాజంలో రక్షకు బానిసలై జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అలవాట్ల వల్ల కుటుంబాలు వ్యక్తిగత జీవితం ఛిద్రమై పోతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో సంకల్ప్ సిబ్బంది కె. స్రవంతి, ఎం.అంకిత్, జలజ బి. మంజుల, మాజీ సర్పంచ్ హస్లీ రాములు, మాజీ ఉప సర్పంచ్ సాత్విక్ ప్రభుత్వ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు..



నవతెలంగాణ-మహేశ్వరం
మండల పరిధిలో కల్వకోల్ గ్రామంలో కంచే లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. కంచే లేకుండా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారుతున్నాయి. గాలి సోకినప్పుడల్లా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు రేగుతున్నాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు ఇండ్లలోని విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయి. సంబంధిత అధికారులు ఈ సమస్యను మాత్రం పట్టించుచకోవటం లేదు. రోడ్డు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్లను బిగించటంతో వాహనదారులకు గ్రామస్తులకు ప్రాణ భయంతో ఉంది. ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్తు స్థంభాలకు అనేకచోట్ల చెట్ల తీగలు అల్లుకుని షార్ట్‌సర్క్యూట్‌కు కారణమవుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్యతో గ్రామస్తులు నష్టపోతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యవైఖరి అవలంబి స్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేసి స్తంభాలకు అల్లుకున్న చెట్ల తీగలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన థాయిలాండ్ ప్రొఫెసర్లు





నవతెలంగాణ-రాజేంద్రనగర్
థాయిలాండ్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఆగ్రో ఇండస్ట్రీ ఆఫ్ మేఫా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మేఫా యూనివర్సిటీ చేపడుతోన్న అకడమిక్ కార్యక్రమాల గురించి ప్రొఫెసర్ల బృందం వివరించింది. పండ్లు, కూరగాయలలో పంటకోత అనంతర టెక్నాలజీ, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, వంటి అంశాలలో ఉన్న అవకాశాల గురించి చర్చించారు. అలాగే విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా చర్చించారు. ఇరుసంస్థలు పరస్పర సహకారంతో ఏయే అంశాలలో కలిసి పనిచేయాలన్న అంశాలపై కూడా ఇరుసంస్థల అధికారులు చర్చలు జరిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ కార్యక్రమాల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, ఇక్రిశాట్‌కు చెందిన ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ అగ్రికల్చర్ హెడ్ డాక్టర్ ఆర్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి





- రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్

నవతెలంగాణ-రాజేంద్రనగర్
విద్యార్థులందరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీసీపీ చింతామణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు. కళాశాలలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ దొరికినట్లైతే వెంటనే సమాచారం అందించాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్స్ తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.

ఏబీవీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం





- ఏబీవీపీ నగర కార్యదర్శి ఢిల్లీ భాను ప్రసాద్

నవతెలంగాణ-కందుకూరు
విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల రాష్ట్ర బంద్ విజయవంతమైందని ఏబీవీపీనగర కార్యదర్శి ఢిల్లీ భానుప్రసాద్ అన్నారు. బంద్‌లో భాగంగా కందుకూరు మండలంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, లేడా, తెలియడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మం త్రిని లేకుండా చూడడం దౌర్భాగ్యమన్నారు. విద్యాశాఖ లేని విద్యారంగానికి అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ సర్కారు కొనసా గి స్తున్నారని, విమర్శించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. ఈ విషయాన్ని ఆసరా చేసు కొని ప్రయివేటు, కార్పొరేటు విద్యాసంస్థలు దోపిడికి తెరలేపాయని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం లేక పోవడం వల్ల అందిన కాడికి, దోచుకుంటున్నారని ఆరోపించారు. పుస్తకాలు, యూనిఫామ్ విక్రయించే, నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు, చేయాలని కోరారు. ఎంఈఓల నియామకం వెంటనే చేపట్టాలని, మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపై విచా రణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న కాంట్రా క్టులపై పచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ చేపట్టి 24వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అటెండర్, స్వీపర్లను నియమించాలని, విద్యాహక్కుచట్టం కింద, ప్రయివేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు పేదవిద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ సోషల్ మీడియా కన్వీనర్ తిక్కల మణి కుమార్, అమరేందర్, ప్రకాష్, వంశీ, బన్నీ, వినయ్,ప్రవీణ్, కిషోర్, శ్రీనివాస్, రాజు, అభి, సతీష్, పాల్గొన్నారు.

పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తా

- చైర్మెన్ వెదిరే హనుమంతు రెడ్డి



నవతెలంగాణ-మంచాల
మంచాల పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మెన్ వెదిరే హనుమంతు రెడ్డి అన్నారు. బుధవారం మంచాల పీఏసీఎస్‌లో నూతన చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం కోసం పాటు పడుతానని తెలిపారు. అధికారుల, పాలక వర్గం సహకారంతో పీఏసీఎస్ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ బోద్ర మోనీ యాదయ్య, డైరక్టర్లు జేనిగ వెంకటేష్, దండేటి కార్ సత్యనారాయణ, వేణు గోపాల్ రావు, పీ.రమేష్, కొంగర జనార్దన్ రెడ్డి, కందాల పద్మ శ్రీశైలం, పేర్క మణెమ్మ, క్యాసియర్ రమేష్ తదితరులు ఉన్నారు.

అర్హులైన వారికి డబుల్ బెడ్రూం కేటాయించాలి

- రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు అనంతయ్య
- డిప్యూటీ కలెక్టర్ వెంకా రెడ్డిని కలిసి వినతిపత్రం



నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ రాష్ట్రభవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండలం మియాపూర్ మదినగూడలో సర్వేనెంబరు 100,101 గల ప్రభుత్వ భూమిని భవన నిర్మాణ కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ వెంకా రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు అనంతయ్య మాట్లాడుతూ..12 ఏండ్లుగా అధికారులకు రాజకీయ నాయకులకు పలు విజ్ఞప్తులు వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. అత్యంత సుందరమైన విలాసవంతమైన ఎత్తైన భవనాలు నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికులు నివసించడానికి మాత్రం చిన్న చిన్న రేకుల కిరాయి ఇండ్లలో ఉంటూ జీవనం గడుపుతున్నారనీ తెలిపారు. వెంటనే స్పందించి ఇండ్ల స్థలాలను ఇచ్చి వారికి పట్టాలు మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం జాతీయ వైస్ చైర్మెన్ భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ..గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతిపత్రాలు విన్నవించినా బడుగు, బలహీన వర్గాలైన పేద ప్రజలను విస్మరించారని, ఈ ప్రభుత్వమైనా బడుగు, బలహీన వర్గాల నిరుపేదలైన అర్హులకు తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు సామాన్యుల గుండెల్లో మంటలు రేపుతున్నాయని అన్నారు. కష్టం అద్దెల రూపంలో పోతుంటే ఇంటి వ్యయాన్ని, పిల్లల భవిష్యత్తు భారాన్ని మోయలేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారనీ తెలిపారు. అర్హులైన పేదలకు డబుల్‌బెడ్రూం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు సతీష్, పప్పుల లక్ష్మీనారాయణ, జాతీయభవన నిర్మాణ కార్మిక సేవా సంఘం ఉపాధ్యక్షులు పోలేపాక వెంకన్న, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి కృష్ణయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాచనపల్లి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి



నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజు 150వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత్ ముక్తి మోర్చా రాష్టం ప్రధాన కార్యదర్శి గోవింద్‌నాయక్ భారతదేశంలో బ్రాహ్మణులు రాసిన మనుధర్మశాస్త్రం ఈదేశంలోని మెజారిటీ ప్రజలను శూద్రులుగా, అతిశూద్రులుగా, అంటరానివారిగా ముద్రవేసి దేశంలో సగభాగం వున్న స్త్రీలను బానిసలు చేసి విద్య, వైద్యం, ఉద్యోగం, అధికారంతో పాటు కనీస మానవ హక్కులన్నింటిని నిషేధించిందన్నారు. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థను తయారుచేసి ఈ సమాజాన్ని 6,748 కులాలుగా విభజించారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఛత్రపతి శివాజీ, మహాత్మా పూలే వారసునిగా అవతరించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానంలో మొదటిసారిగా ఘణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థకు, ప్రాతినిధ్య భాగస్వామ్యానికి చట్టం చేసి పునాదులు వేసిన మహా మహుడు ఛత్రపతి అన్నారు. కార్యక్రమంలో బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యానాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, వెంకటయ్య, వికారాబాద్ జిల్లా జేఏసీ నాయకులు ముకుంద నాగేశ్వర్, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి రవీందర్ నాయక్, సీఐటీయూ జిల్లా నాయకులు బూస చంద్రయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు సాలేటి వెంకట్, రఘురాం, తదితర ప్రజా సంఘాలు వివిధ పార్టీల పాల్గొన్నారు

ప్రభుత్వాస్పత్రిలో కు.ని ఆపరేషన్లు చేయాలి

- ప్రయివేట్ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్న మహిళలు
- ఐద్వా సంఘం మండల కార్యదర్శి డబ్బికార్ మమత



నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఐద్వా సంఘం మండల కార్యదర్శి డబ్బీకార్ మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మూడేండ్ల కింద ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కుటుంబ నియంత్రణ వికటించి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అప్పటి నుండి మహిళలు ప్రభుత్వాస్పత్రికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అదే సాకుతో డాక్టర్లు కూడా ఆస్పత్రిలో మూడేండ్లుగా ఏ ఒక్కరికీ ఇంతవరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయలేదని తెలిపారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వారికి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్లు చేసేవారని అన్నారు. కానీ ఇప్పుడు చేయకపోవడం వల్ల ప్రజలు ప్రయివేట్ ఆస్పత్రిని ఆశ్రయిస్తు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

'విద్యార్థులు ఏకగ్రతతో చదవాలి'



నవతెలంగాణ-దోమ
విద్యార్థులు ఏకగ్రతతో చదవాలని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ అన్నారు. మండల కేంద్రంలోని అంబే ద్కర్ నగర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఒక సంవత్సరానికి అవసరమయ్యే నోట్ బుక్స్, ఇతర వస్తువులను 1వ తరగతి నుంచి 5వ తంగతి చదువుతున్న విద్యార్థులకు అందజేసి, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ కోరారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ యాదవ్, దోమ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆంజనేయు లు గౌడ్, వెంకటేష్, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు నిర్మల, మాజీ వార్డ్ మెంబర్ రమేష్, మోత్కూర్ గ్రామస్తులు సుజా త, మానెమ్మ, లింగయ్య, వెంకటయ్య, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఐ బాల్‌రామ్‌కు సన్మానం



నవతెలంగాణ-ఆమనగల్

ఆమనగల్ ఎస్ఐ బాల్‌రాం ఇటీవల కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ బాల్‌రామ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. దాదాపు రెండేండ్లుగా ఆమనగల్ ఎస్ఐగా విధులు నిర్వహించిన బాల్ రాం ఫ్రెండ్లీ పోలీస్‌గా వ్యవహరించి విధినిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

జితెందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన శాబుద్దీన్



నవతెలంగాణ-ఆమనగల్

ఎన్ఎస్ యూఐ కడ్తాల్ మండల అధ్యక్షులు మహమ్మద్ శాబుద్దీన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కలిసినట్టు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జితెందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెల్పినట్టు ఆయన పేర్కొన్నారు.

ఫీజుల నియంత్రణ చట్టం ప్రవేశపెట్టాలి

- ఏబీవీపీ నాయకుల డిమాండ్
- సమస్యల పరిష్కారం కోసం

ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్



నవతెలంగాణ-ఆమనగల్

పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం ప్రవేశపెట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పురుగుల శివ తదితరులు మాట్లాడారు. విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రయివేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్, నాయకులు మల్లేష్, నరేష్ గౌడ్, శ్రీధర్, అంజి, మల్లేష్, శివచారి, సుమన్ నాయక్, బద్రు నాయక్, సిద్ధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలోని రుణమాఫీ పై రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి ఒకే విడతలో రూ.రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసి రైతులకు విముక్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, రైతులు కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసయ్య, మాజీ ఉపసర్పంచులు కత్తి హరికిషన్ రెడ్డి, చంద్రమౌళి, సీనియర్ నాయకులు, రైతులు బాపురెడ్డి, పాండు, భీమనపల్లి చంద్రయ్య, రఘుమారెడ్డి, మోసయ్య, ప్రశాంత్ రెడ్డి, పరమేష్,నరహరి, ముత్యాలు, తిరుమల్ రెడ్డి, నాగయ్య, అంజయ్య, జంగయ్య, శివయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

'అమ్మ ఆదర్శ పాఠశాల'ల్లో పనులు వెంటనే పూర్తి చేయాలి

- ఎంపీడీవో వెంకయ్య



నవతెలంగాణ-శంకర్‌పల్లి

శంకర్‌పల్లి మండలంలోని 'అమ్మ ఆదర్శ పాఠశాల'ల్లో పనులు త్వరలో పూర్తి చేయాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్‌పల్లిలోని 18 గ్రామాల్లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలలు మరమ్మతుల కోసం నిధులు మంజూరు కాగా, ఇంకా మూడు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు పెండింగ్‌లో ఉన్నట్టు వివరించారు. ఆ పాఠశాలల్లో పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తదితరులున్నారు.

దళిత విద్యార్థికి న్యాయం చేయండి

- ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినయ్‌కుమార్



నవతెలంగాణ-షాబాద్

దళిత విద్యార్థికి న్యాయం చేయాలని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినయ్‌కుమార్, ఉపాధ్యక్షులు బేగరి రాజు అన్నారు. బుధవారం నగరంలోని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా నేటికి దళితులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. షాబాద్ మండలంలోని కేసారం గ్రామంలో ఏడవ తరగతి చదువుతున్న యాదగిరిపై దాడి చేయడం దారుణమన్నారు. నిందితుడు మధుసూదన్‌రెడ్డి, కుమారుడు జగన్మోహన్‌రెడ్డిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, అరెస్టు చేసి, బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి ప్రమోద్‌కుమార్, కార్యదర్శి అప్పల రాజు, మీడియా కార్యదర్శి యాదగిరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నాగరాజు, నాయకులు దినేష్, రాందేవ్ తదితరులున్నారు.

గ్రంథాలయం తెరిచేదెప్పుడు?

- నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం..
- బిల్లులు రాకపోవడంతో తాళం వేసుకున్న కాంట్రాక్టర్
- అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, పాఠకులు
- సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హామీ





నవతెలంగాణ-కొత్తూరు

గ్రంథాలయ భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ భవనం ఇరుకుగా ఉండడంతో పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్, నేవీ, రైల్వే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో ఉన్నప్పటికీ విద్యార్థులకు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయిన బిల్లులు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ భవనానికి తాళం వేసుకున్నాడు. వివ రాల్లోకి వెళ్లితే.... కొత్తూరు పట్టణంలో గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి 2002లో శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనం అన్ని వసతులతో నిర్మించిన ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లా గ్రంథాలయ నిధులు 75 లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనిర్మాణానికి సదరు కాంట్రాక్టర్ ఆగస్టు 2022న పనులు మొదలుపెట్టాడు. ఈ నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో పనులు ఆగిపోయే క్రమంలో సదరు గ్రంథాలయ సెక్రెటరీ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారు. అదనంగా కాంట్రాక్టర్ మరొక 17 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణ పనులు పూర్తి చేశాడు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు భవన నిర్మాణ పనులు పూర్తయిన ప్రారంభించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో భవనానికి కాంట్రాక్టర్ తాళం వేసుకున్నాడు. భవనం పూర్తైనా ప్రస్తుతం ఆరు నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతుంది. సదరు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే గ్రంథాలయ భవనం ప్రారంభించి పాఠకులకు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

త్వరలోనే గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం



గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడా విడిగా నిధులు లేకున్నా ప్రొసీడింగ్‌లు అందించింది. నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు నిత్యం తన దృష్టికి అనేకం వస్తున్నాయి. బిల్లులు రాక అనేక మంది కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడు తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉన్నతాధి కారులతో మాట్లాడి త్వరలోనే గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించుకుని పాఠకులకు అందుబాటులోకి తీసుకు వస్తాం.

వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే షాద్‌నగర్

ఉపాధి కూలీలకు ప్రతి రోజూ రూ.600లు ఇవ్వాలి

- వ్యకాస జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్



నవతెలంగాణ-శంకర్‌పల్లి

ఉపాధి హామీ కూలీలకు ప్రతి రోజూ రూ.600 ల చొప్పున ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండలంలోని అతిథి గృహంలో వ్యవసాయ కార్మిక మండల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ఉపాధి కూలీలకు సుమారు 200 రోజుల పాటు పనులు కల్పించాలన్నారు. వ్యవసాయ కూలీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, రోజు కూలి రూ.300 చెబుతున్నప్పటికీ 200 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. కూలీలకు రావాల్సిన బకాయిలు నేటికీ అందలేదని ఒక కుటుంబంలో నలుగురు పని చేసే వారు ఉంటే, కేవలం 25 రోజులు 100 రోజులు పూర్తవుతుందనీ, మిగతా రోజులు ఏం చేసుకుని బతకాలని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి కూలికీ 200 రోజులు పరిధిలో కల్పించాలని పారా, గడ్డపార ఇవ్వాలని ప్లే స్లిప్‌లు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉపాధి చట్టాన్ని బలహీనపరుస్తూ కాంట్రాక్టర్లకు అప్పు చెపుతున్నారని, మరి కూలీలు ఏం పని చేసి బతకాలని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఉపాధి చట్టాన్ని బలహీనపరిస్తే పేదలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని ఆయన అన్నారు. రైతు సంఘం మండల నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ శంకర్‌పల్లి మండలంలో భూముల అన్యా క్రాంతం అవుతున్నాయనీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యా కాంతం కాకుండా రాబోయే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.

వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక





వ్యవసాయ కార్మిక సంఘం శంకర్‌పల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో మండల అధ్యక్షునిగా బోడ మల్లేష్ దోబీ పెట్, ప్రధాన కార్యదర్శిగా జయ ఆనందం, మాసానిగూడలో 13 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

- ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బర్ల శ్రీకాంత్



నవతెలంగాణ-షాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రయివేట్, కార్పొరేట్ కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బర్ల శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభమై పదిహేను రోజులు కావస్తున్నా ఇంత వరకు పాఠ్యపుసకాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తూ, విద్యా వ్యాపారాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమ ర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు విరు ద్ధంగా ప్రయివేట్ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ, యూనిఫాం, షూ పేర్లతో చేస్తున్న వ్యాపారాన్ని ప్రభుత్వం అరిక ట్టాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్, నాయకులు కుమార్, ప్రవీణ్, సంగమేశ్వర్, శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

శభాష్ పోలీస్ అన్న..





నవతెలంగాణ-చేవెళ్ల

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి ప్రాణాలను చేవెళ్ల పోలీసులు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు ఆనంద్ (21) చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఇంట్లో చిన్న చిన్న గొడవ కారణంగా తండ్రి తిట్టాడని మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయి టప్పర్ 77 పౌడర్‌ను వాటర్‌లో కలుపుకుని తాగాడు. తన కొడుకు పురుగుల మందు తాగుతూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడని తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. తక్షణమే గాలింపు చేపట్టి జియో టాక్ ద్వారా యువకుడి లొకేషన్ గుర్తించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కొనగట్టు శివాలయం సమీపంలోకి పోలీసులు వెళ్లి చూడగా చెట్టుకింద పడుకుని యువకుడు నోట్లో నుంచి నురుగులు కక్కుతున్నాడు. వెంటనే ఆనంద్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు తాగిన టప్పర్ 77 పౌడర్ పురుగుల మందును కక్కించారు. ప్రస్తుతం ఆనంద్ చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. యువకుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నరేష్, హోంగార్డ్ రమేష్‌లను చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డిలు అభినందించారు. అదేవిధంగా చేవెళ్ల ప్రజలు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి వారు ప్రశంసలు అందుకున్నారు.



డే వాచ్‌మెన్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-షాబాద్

మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డే వాచ్‌మెన్, అసిస్టెంట్ కుక్ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేకాధికారి క్రిష్ణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డే వాచ్‌మెన్, అసిస్టెంట్ కుక్ కోసం, పదోవ తరగతి పాసైన మహిళలు పాఠశాలలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఉందనీ, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.



అధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడులు

- కేవీకే శాస్త్రవేత్త విజయకుమార్, ఏడీఏ ఆదిలక్ష్మి
- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనాపూర్ గ్రామంలో పత్తి సాగుపై అవగాహన

నవతెలంగాణ-ఆమనగల్

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగుచేసి అధిక దిగుబడులు పొందాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పత్తి పంట నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్, ఆమనగల్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఆదిలక్ష్మి రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త విజయకుమార్, ఏడీఏ ఆదిలక్ష్మి మాట్లాడుతూ మట్టి నమూనా, భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పచ్చి మేత పంటను సాగు చేయాలని సూచించారు. అందుకోసం పశువులకు అవసరమైన గ్రాసంలో ఉండే రకాలు, వాటి సాగు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్, మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి, ఏఈఓలు మీనాక్షి, రాణి, సాయిరాం, శివతేజ, ఆయా విత్తనాల కంపెనీల ప్రతినిధులు సూర్యప్రకాష్, కిరణ్ కుమార్‌రెడ్డి, రాఘవరెడ్డి, కేవీకే నుంచి డాక్టర్ దిలీప్, ఎల్.హారిక, డి.సునీల్, స్థానిక రైతులు పాల్గొన్నారు.



రోడ్లతోనే గ్రామాల అభివృద్ధి

- ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి
- మల్లాపూర్ దళితవాడ, మల్లాపూర్ తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం



నవతెలంగాణ-కొత్తూరు

రోడ్లతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపూర్ దళితవాడ ఇంద్రనగర్ కాలనీ, మల్లాపూర్ తండాలో సీసీ రోడ్ల పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవినాయక్, మాజీ ఉపసర్పంచ్‌లు దశరథ్ నాయక్, నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ మోడీ దర్శన్, జయేందర్ రెడ్డి, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

- బంద్‌కు సహకరించిన పాఠశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు
- ఏబీవీపీ రాష్ట్ర టెక్నికల్ సెల్ కో-కన్వీనర్ రాకేష్



నవతెలంగాణ-మొయినాబాద్

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సెల్ కో-కన్వీనర్ రాకేష్ విమర్శించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మొయినాబాద్‌లో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నేటికీ అవే సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ప్రయివేట్ స్కూల్ లో డొనేషన్లు, ఫీజులు చెల్లించలేని అనేక మంది పేద, మధ్య తరగతి, గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేమి వల్ల, పరిస్థితులకు భయపడి వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలలో చదివించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయని వాపోయారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియామకం చేసి, గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా చూడాలని కోరారు. ఏబీవీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు సహకరించి, విజయవంతం చేసిన మొయినాబాద్ శాఖ పాఠశాల యాజమాన్యాలకు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, భారత్, సాయి కేశవ్, మని, రాకేష్ అఖిల్, సూర్య, చందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు

ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి



నవతెలంగాణ-షాబాద్

మద్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని నాందార్ఖాన్పేట్ గ్రామంలో కిరాణాషాపు యజమాని గంగాపురం మల్లేష్ మద్యం అక్రమంగా అమ్ముతున్నట్టు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. షాపులో ఉన్న 21 బీరు బాటిళ్లను సాధీనం చేసుకుని మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

యువకుడు అదృశ్యం



నవతెలంగాణ-షాబాద్

యువకుడు అదృశ్యమైన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన ఆలకుంట్ల ఏలియా మూడు నెలల క్రితం షాబాద్‌కు కేబుల్ పనులు చేయడానికి వచ్చాడు. ఏప్రిల్ 22న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. అతడికి ఫోన్ నెంబర్ 9701750779కు చేస్తే రింగ్ అవుతుంది. కానీ ఎవ్వరూ ఎత్తడంలేదు. ఏలియా మామ బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

'భగీరథ' సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి

- శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య



నవతెలంగాణ-శంకర్‌పల్లి

మిషన్ భగీరథ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ సర్వే, ఐహెచ్ఎల్‌పి గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ పనులు ఎంత వరకు పూర్తి చేశారని వారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలో అన్ని అంశాలపై ఎప్పటికప్పుడూ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా నర్సరీ, డంపింగ్ యార్డు ఇంకా మిగితా ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీవో గీత, ఏపీఓ నాగభూషణం, అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరు ప్రధాన రోడ్డుకు మోక్షం

- త్వరలో పనులు ప్రారంభిస్తాం
- షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్



నవతెలంగాణ-కొత్తూరు

కొత్తూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు భారీ గొయ్యిలు ఏర్పడి ప్రమాద కరంగా మారింది. రోడ్డుపై పూర్తిగా మట్టి నిలిచి వాణిజ్య సముదా యాలు దుమ్ము, ధూళితో నిండి పోతున్నాయి. వర్షాకాలంలో భారీగా నీరు నిలిచి తరచుగా ప్రమాదాలు జరుగుతుండడాన్ని స్థానిక నాయకులు పట్టణంలోని ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం ఆయన కొత్తూరు పట్టణానికి చేరుకుని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు. రోడ్డు పనులకు అవసరమైన నిధులు ఎంతవరకు అవసరమవుతాయో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తూరు ప్రధాన రోడ్డు సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొత్తూరు వై జంక్షన్ నుంచి పూలే విగ్రహం వరకు సుమారు ఐదు కోట్ల రూపాయలతో సీసీరోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. రోడ్డు మధ్య నుంచి అటు 30 ఇటు 30 ఫీట్లు తీసుకుని రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. రోడ్డు మధ్యలో బటర్ ఫ్లై వీధి దీపాలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ గౌడ్, జండాగూడెం గోవర్ధన్ గౌడ్, జండాగూడం వేణుగోపాల్ గౌడ్, శివ శంకర్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొంగళ్ళ హరినాథ్‌రెడ్డి, జాంగా నర్సింహ, ఎమ్మె సత్తయ్య, కుమార స్వామిగౌడ్, వీరమోని దేవేందర్ ముదిరాజ్, పీర్ల గూడెం మహేష్‌గౌడ్, జెనిగే జగన్, కమ్మరి జనార్ధన్‌చారి, కర్రోళ్ళ సురేందర్, తీగాపూర్ ఆంజనేయులు, గోవింద్ నాయక్, అంజి నాయక్, నరసింహ ముదిరాజ్, చిలకమర్రి నరసింహ, తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల బంద్ విజయవంతం



నవతెలంగాణ-చేవెళ్ల

ఏబీవీపీ చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం అయిందని నగర కార్యదర్శి మైపాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రయివేట్ , కార్పొరేట్, విద్యాసంస్థల్లో ఫీజు లను నియంత్రించాలని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపు మేరకు బుధవారం చేవెళ్ల మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. పాఠశాలలు ప్రారంభమై, పదిహేను రోజులు గడుస్తున్నా, నేటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారని తెలిపారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాలయలకు పైగా ఫీజులు వసూళ్ల చేస్తుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. అంతేకాకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉచిత విద్య అందకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్, పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాఘవేందర్, ప్రదీప్, ప్రేమ్, శివ, శ్రీనాథ్, రేవంత్, శివ, ఆనంద్, మహేష్ శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.



ఇంటి తాళాలు పగులగొట్టిన గుర్తుతెలియని నిందితులు

నగదు, వెండి భూమి కాగితాలు చోరీ

నవతెలంగాణ-శంకర్‌పల్లి

గుర్తు తెలియని నిందితులు ఇంటి తాళాలు విరగొట్టి, నగదు, వెండి, భూమి కాగితాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శంకర్‌పల్లి మహాలింగాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. శంకర్‌పల్లి పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామానికి నారాయణ సత్తెమ్మ దంపతులు వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. పై అంతస్తులు వారి కుమారుడు నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఉండే ఇల్లు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి, తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి, తలుపులు తెరిచే ఉన్నాయి. వారు వెంటనే భయపడి హుటాహూటిన స్వగ్రామానికి చేరుకుని, పరిశీలించగా, రూ.పది వేల నగదు, 15 తులాల వెండి, భూమి కాగితాలు కనిపించడం లేదు. దీంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్టు శంకర్‌పల్లి పోలీసులు తెలిపారు.

మాజీ సర్పంచ్ యాదయ్య మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు

- కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి
- యాదయ్య మృతదేహానికి నివాళ్లులర్పించిన ఎమ్మెల్యే
- బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత



నవతెలంగాణ-ఆమనగల్

ముద్విన్ మాజీ సర్పంచ్ ఈర్లపల్లి యాదయ్య అకాలమరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈర్లపల్లి యాదయ్య సోమవారం కందుకూరు సమీపంలో కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై, ఆ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముద్విన్ గ్రామంలో యాదయ్య మృతదేహానికి పూల మాలలు వేసి నివాళు లర్పించారు. యాదయ్య అకాల మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తనవంతు తక్షణ సహాయంగా వారికి రూ.5 వేలు ఆర్థిక సాయం ఎమ్మెల్యే అందజేశారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి యాదయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోతుగంటి అశోక్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మల్లు రవికి శుభాకాంక్షలు



నవతెలంగాణ-ఆమనగల్

నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మల్లు రవిని కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు మల్లు రవిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, సీనియర్ నాయకులు జంతుక యాదయ్య, కాలె మల్లయ్య, గండికోట మల్లేష్, నేనావత్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయివేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లు నియంత్రించాలి

- ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్ విజయవంతం



నవతెలంగాణ-తలకొండపల్లి

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనీ, ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలనీ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలల బంద్‌కు పిలుపు మేరకు బంద్ విజయవంతమైందని ఏబీవీపీ తలకొండపల్లి నగర కార్యదర్శి ఎం. రాజు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం సరైంది కాదన్నారు. పాఠశాలల్లో కనీస, మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యా వ్యాపారాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉచిత విద్య అంద కుండా చేస్తోందన్నారు. ప్రయివేట, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ, యూనిఫాం, షూల పేర్లతో చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస, మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శరత్ కుమార్, శివ, నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరు పశువైద్య కేంద్రానికి కుర్చీలు అందజేత

- కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్



నవతెలంగాణ-కొత్తూరు

కొత్తూరు మున్సిపాలిటీలోని కేంద్ర ప్రాథమిక పశు వైద్య కేంద్రానికి కౌన్సిలర్ మాధారం నరసింహగౌడ్ కుర్చీలు అందజేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి ఆస్పత్రికి కుర్చీలు కావాలని అడిగిన వెంటనే స్పందించిన ఆయన బుధవారం తన సొంత ఖర్చుతో కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, మాదారం కృష్ణగౌడ్, మాజీ వార్డుమెంబర్ వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోర జనార్ధన్‌రెడ్డి, వీరమోని శ్రీను పాల్గొన్నారు.

ఈదమ్మగుడి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహాయం



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలోని ఈదమ్మగుడి నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మెన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ తన ట్రస్ట్ ద్వారా స్టీల్ సిమెంట్, సామాగ్రి అందజేశారు. స్లాబ్ నిర్మాణానికి సహకరించిన జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, జానయ్య, శ్రీశైలం, యాదయ్య, ఆంజనేయులు, శివ, యువనాయకులు బోదాస్ నరసింహ, పెంటయ్య, జంగయ్య, చెన్నయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

కందుకూరు నూతన సీఐకి సన్మానం



నవతెలంగాణ-కందుకూరు

కందుకూరు సీఐగా నూతన బాధితులు స్వీకరించిన సీతారాంను ఎమ్మార్పీఎస్ జిల్లా, మండల నాయకులు బుధవారం కందుకూరు పోలీస్ స్టేషన్‌లో శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కందపెద్ద నరసింహ, కొమ్మగళ్ళ జంగయ్య, ఉటు జంగయ్య, తిమ్మగల శేఖర్, కొమ్మగళ్ళ రాములు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొమ్మగల నరసింహ, చెన్నారెడ్డి, కోడిగంటి అశోక్, నాయకులు ఎడ్లమహేష్, చందు, ఉ టు ఆంజనేయులు పాల్గొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన చిక్కుడు గుండాలు



నవతెలంగాణ-యాచారం

మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చిక్కుడు గుండాలు బుధవారం ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. చిక్కుడు గుండాల పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ సీఎంను కలిసినందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆయన సారథ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించిందని వివరించారు.

28న జీపీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి

- సీఐటీయూ సంఘం మండల కన్వీనర్ బుట్టి బాల్ రాజు



నవతెలంగాణ-కందుకూరు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న తేదీన శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ సంఘం మండల కన్వీనర్ బుట్టి బా ల్‌రాజు బుధవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. 4 నెలల నుండి గ్రా మపంచాయతీ కార్మికులకు వేతనాలు రాక, ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మి ట్టాడుతున్నారని తెలిపారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి పంచాయ తీ కార్మికులందరికీ ప్రతినెల నెలా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈఎఫ్ఐ, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

దిర్సంపల్లి తై బజారు వేలం రూ.53 వేలు



నవతెలంగాణ-దోమ

దోమ మండల పరిధిలోని చెందిన దిర్సంపల్లి గ్రామంలో అంగడి నిర్వహణకు జరిగిన తై బజారు వేలం పాటలో రూ.53 వేలు మల్లేపల్లి సతీష్ కుమార్ దక్కించుకున్నారు. గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో జరిగిన వేలం పాటలో సతీష్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సతీష కుమార్ మాట్లాడుతూ..మార్కెట్ నిర్వహణకు తనవంతుగా కృషి చేస్తానని ప్రజలకు, వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శాం తకొండారెడ్డి, వార్డ్‌సభ్యులు, గ్రామపెద్దలు నారాయణగౌడ్, రాములుగౌడ్, రహుఫ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్



నవతెలంగాణ-తాండూరు

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను బుధవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరి మల్ మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లాకు కలెక్టర్ కొత్తగా వచ్చిన సందర్భంగా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరి నట్లు తెలిపారు. తాండూరు పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు, రిమాండ్

- మారణ ఆయుధాలు కలిగి ఉన్నారని కేసు నమోదు



నవతెలంగాణ -శంషాబాద్

డ్రైవర్‌ను బెదిరించి అత్యాయత్నం చేసిన ఘటనలో అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన శంషాబాద్ ఆర్‌జి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని చంద్రాయన గుట్ట బాలాపూర్ గ్రీన్‌సిటీ కాలనీకి చెందిన నజీబుల్లాఖాన్ అలియాస్ జాహిద్ (22) బాలానగర్ మండలం ఎర్రకుంటకు చెందిన స్విగ్గి డ్రైవర్ డెలివరీ పై మహమ్మద్ అబ్దుల్ మజీద్ కలిసి ఈనెల 23వ తేదీన శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య రాత్రి వచ్చారు. అయితే వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన రాజకుమార్ మేడ్చల్ జిల్లా నుంచి నేరేడ్మెట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ ప్యాసింజర్ వదిలేసి పార్కింగ్ ఏరియాలో కారును ఆపి ఉన్నాడు ఈ సమయంలో నిందితులు నజీబుల్లా ఖాన్ అబ్దుల్ మజీద్ అతని దగ్గరకు వచ్చి వీల్ పాన కావాలని అడిగారు అయితే దానికి సంబంధించిన పానా లేదా అని అతడు బదులిచ్చాడు దీంతో వాళ్ళు మరొకసారి అడిగి వాన ఇవ్వాలని కోరారు అయితే అతడు నిరాకరించడంతో బలవంతంగా మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి బ్యాక్ సైడ్ డిక్కీని తెరిచారు. విషయం పై బాధితుడు వాళ్ళ ఓనర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. సరే ఆ ఇద్దరు నిందితులు మరోసారి అతనిపై దాడికి తెగబడి అతని ఫోను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మారణాయుధాల చట్టం ప్రకారం చట్టం ప్రకారం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. క్యాబ్ డ్రైవర్లు ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్తవారిని ఎవరిని నమ్మొద్దని తెలిపారు.

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

- తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాండూరులో భారీ ర్యాలీ



నవతెలంగాణ-తాండూరు

డ్రగ్స్‌కు యువత అలవాటు పడకుండా దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల విద్య దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల చేతికి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం మానవ సమాజానికి భయంకర పరిస్థితులను తీసుకవస్తాయన్నారు. ర్యాలీలో సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్ కుమార్ పోలీసు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



డ్రగ్స్ వాడకంతో భవిష్యత్తు అంధకారమే

- సీఐ శంకర్ కుమార్ నాయక్
- యాచారంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన పోలీసులు
- చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి
- డ్రగ్స్ అనేది మత్తు మహమ్మారి
- ప్రమాదంపై పోలీసుల అవగాహన



నవతెలంగాణ-యాచారం

డ్రగ్స్ వాడకంతో మీ జీవితం అంధకారంలోకి నెట్టబడుతుందని సీఐ శంకర్ కుమార్ నాయక్ అన్నారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులతో పెద్దఎత్తున పోలీసులు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వాడకం ద్వారా జరిగే ప్రమాదాన్ని విద్యార్థులు నినాదాలు రూపంలో తెలిపారు. అనంతరం జరిగే ప్రమాదంపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..డ్రగ్స్ వాడకంతో నిత్యం కుటుంబ కలహాలు జరిగి దూరం చేసుకుంటారని అన్నారు. దీనిని వాడే వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి క్షీణిస్తుందని గుర్తు చేశారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోందని చెప్పారు. జీవితమంతా ఒక చీకటిమయానికి గురిచేస్తుందని సీఐ పేర్కొన్నారు. యువత ఆలోచించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్‌తో జీవితం చిత్తుగా తయారవుతుందని తెలిపారు. ఎక్కడైనా డ్రగ్స్ వాడకం జరుగుతుందంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎవరైనా దీనిని వాడటం తేలితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు గోపాల్ నాయక్, వెంకట్ నారాయణ, ప్రిన్సిపాల్ కూకుంట్ల యాదయ్య పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మర్పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో 19 దుకాణాల ఏర్పాటుకు టెండర్





- కాంట్రాక్టర్‌కు అప్పగించిన స్థలం

నవతెలంగాణ-మర్పల్లి

మర్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కొందరు ప్రయివేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను ఆర్టీసీ అధికారులు 15 రోజుల క్రితం తొలగించారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం మర్పల్లి బస్టాండ్ ఆవరణలో 19 దుకాణాల ఏర్పాటుకు అధికారులు టెండర్లు పూర్తి చేయడంతో ఆర్టీసీ సర్వే అధికారులతో బుధవారం స్థలాన్ని సర్వే చేసి టెండర్ దక్కించుకున్న మొగిలి చంద్ర కాంట్రాక్ట్ యజమాని ప్రభు కుమార్‌కు బుధవారం అప్పగించినట్లు రంగారెడ్డి రీజినల్ ఎగ్జిక్యూటివ్ బట్టు యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపో మేనేజర్ బక్షి నాయక్ ఆదేశానుసారం మర్పల్లి బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ సర్వే అధికారులతో స్థలాన్ని సర్వే చేసి అధికారులు సూచించిన లెక్కల ప్రకారం 19 దుకాణాల ఏర్పాటుకు కొలతలు వేశారని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్ ముందు టెండర్లలో పాల్గొన్నటువంటి టెండర్ దారుల అమౌంటు ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఫోర్ ఫీట్ కావడంతో తదుపరి 2,3 నెలలు నోటీసులు ఇచ్చిన తర్వాత నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో 4 నెలలో మళ్లీ టెండర్‌కు కాల్‌ఫర్ చేయడం జరిగిందని అప్పుడు కూడా సరైన రెస్పాండ్ రాకపోతే ఆర్టీసీ కార్పొరేషన్ చివరిసారిగా డిసెంబర్ 2023 19వ తేదీన టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం 12-1-2024 టెండర్ ప్రాసెసింగ్ కమిటీ మొగలిచంద్ర గ్రూప్‌కు ఓకే చేశారని ఆయన తెలిపారు.

రెండో విడత గొర్రెల సమస్యపై మంత్రికి వినతిపత్రం



- తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం

నవతెలంగాణ-శేరిలింగంపల్లి

సచివాలయంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి రెండో విడత గొర్రెల సమస్యపై గొల్ల కురుమలకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారి బేరి రామచంద్ర యాదవ్ అధ్యక్షతన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండో విడత గొర్రెల పంపిణీలు డీడీలు కట్టించుకుని రెండేండ్లు పబ్బం గడిపారనీ, ఇప్పటివరకు గొల్ల కురుమలు వడ్డీలకు అప్పులు తెచ్చుకొని డీడీలు కట్టి తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారనీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74, 500 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, గొల్ల కురుమల పక్షాన నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా గొల్ల కురుమలకు తగిన న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి గొల్ల కురుమల సమస్యను తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, గొల్ల కురుమలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కాటవేణి మహేష్ యాదవ్, భూపాల్‌పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం యూత్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్, వెంకన్న, శేఖర్ మహేష్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు.

కోట్‌మర్పల్లి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించేనా..?







- వాగు వస్తే రాకపోకలు బంద్

నవతెలంగాణ-మర్పల్లి

మండల పరిధిలోని కోట్ మర్పల్లికి వెళ్లే రోడ్డుకు శాఖరాగు పై బ్రిడ్జి నిర్మాణానికి ఈసారైనా మోక్షం లభించేనా అని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మర్పల్లి కోట్‌మర్పల్లి రోడ్డుకు మర్పల్లి సమీపంలో పెద్ద వాగు ఉంది వర్షం మంచిగా కురిస్తే కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోతాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రాత్రివేళలో ఎక్కడి వారు అక్కడే బస చేయాల్సిన పరిస్థితులున్నాయి. గతంలో ఒకరిద్దరూ వాగులో కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని కొందరు తెలిపారు. సుమారు 40 సంవత్సరాల క్రితం అప్పటి నాయకులు 3 పైపులు వేసి సిమెంట్ రోడ్డు వేశారు ఆ రోడ్డు ప్రస్తుతం పైపులు మూసుకుపోయి శిథిలా వస్థకు చేరుకుంది దీంతో వాగువస్తే పెద్ద ఎత్తున నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతు న్నాయి. సీసీ రోడ్డు పూర్తిగా తొలగిపోయి పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు

జడ్పీ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి





- రూ.20 లక్షల 50 వేల తో చర్చి, కమ్యూనిటీ హాలు ప్రారంభం
- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

నవతెలంగాణ-కోట్‌పల్లి

జెడ్పీ నిధులతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని జిల్లాలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపిన ఘనత దక్కిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కోట్‌పల్లి మండల కేంద్రంలోని జెడ్పి నిధుల నుండి రూ.20 లక్షల 50 వేల తో నిర్మించిన చర్చి కమ్యూనిటీ హాల్‌ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని జెడ్పి నిధులతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనన్నారు. పనులు తీసుకోవడమే కాదు అందులో నాణ్యత ఉండాలని సూచించారు. తీసుకున్న పనిని పది మంది మెచ్చేలా చేస్తే భవిష్యత్తు ఉంటుందని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ నాయక్, పెద్దముల్ జడ్పీటీసీ ధారాసింగ్, బంట్వారం జడ్పీటీసీ సంతోషరాజు, మార్కెట్ కమిటీ చైర్మెన్ అంజయ్య, వైస్ చైర్మెన్ నారాయ ణరెడ్డి, మాజీ సర్పంచులు నక్కల విజయ లక్ష్మి, బాలమణి, జ్ఞానేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ జంగం సంగయ్య, డాక్టర్ స్వామి దాస్, బందయ్య నర్సిములు, రియాజ్, దినేష్, సుశీల్ కుమార్. పాల్గొన్నారు.

బాలాగ్రామ్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలి

- సెయింట్ గ్రిగోరియస్ డైరెక్టర్ రెవరెండ్ జి థామస్ కుట్టి రంభాన్
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత అధికారులు
- నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
- గ్రామ సెక్రెటరీ ఫిర్యాదు చేసినా స్పందించని వైనం
- వెంటనే తాగునీరు ఇవ్వాలని విన్నపం



నవతెలంగాణ-యాచారం

బాలాగ్రామ్‌లో తీవ్రమైన తాగునీటి సమస్యను సంబంధిత అధికారులు పరిష్కరించాలని సెయింట్ గ్రిగోరియస్ డైరెక్టర్ రెవరెండ్ జి.థామస్ కుట్టి రంభాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతోమంది అనాథ పిల్లలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నీటి సమస్యపై గ్రామ సెక్రెటరీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో తాగడానికి కృష్ణ వాటర్ ఇవ్వాలని కోరినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. నీళ్ల రాకపోవడంతో అనాథ విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాలాగ్రామ్ ముందు నుంచి కృష్ణ వాటర్ పైప్ లైను ఉందని, దీంతో తమకు కృష్ణ వాటర్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు గతంలో వినతి పత్రాలు ఇచ్చారని చెప్పారు. తాగునీరు కొన్ని రోజులుగా సప్లై లేదన్నారు. ఈ సమస్యను పదేపదే రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కోరారు. కొన్ని రోజులుగా తాగునీరు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాలాగ్రామ్ అనాథ పిల్లలకు తాగునీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

30న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి

- అంబేద్కర్ సంఘాల నాయకులు సత్తయ్య, రఘురామ్



నవతెలంగాణ-దోమ

ఈనెల 30న బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘాల నాయకులు సత్తయ్య, రఘురామ్ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా వారి ఉన్నతమైన లక్ష్యాలను ప్రజలలో తీసుకుపోయి వారిని చైతన్యపరచి, వారి జ్ఞాపకార్థంగా నెల 30న ఆదివారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మేధావులు ప్రజా ప్రతినిధులు, కుల, ప్రజా ఉద్యోగ సంఘాలు, ప్రజలు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ దళిత వర్గాలు, నిమ్న జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రైతులు, కార్మికులు, మహిళల కోసం దేశ అభ్యున్నతి కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఆయన దళిత విముక్తితో పాటు భారతదేశ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడిన దార్శనికుడని తెలిపారు. ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, విశిష్ట వ్యక్తిత్వమున్న భారతమాత ప్రియ పుత్రుడు ఆయన పుట్టిన రోజును అనేక ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహించాయని తెలిపారు. అంబేద్కర్ వాదులు, అభ్యుదయవాదులు, దళిత, ప్రజా ఉద్యోగ సంఘాలు, ప్రజలు పెద్దసంఖ్యలో విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీహెచ్ సత్యయ్య, శేఖర్, సాలేటు వెంకట్, ప్రభు, వెంకటేష్, దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అత్యుత్తమ పనితీరు అవార్డుతో మెరిసిన కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

ఐఐటీ హైదరాబాద్ నిర్వహించిన పీఏఎల్ఎస్ హబ్ ఈవెంట్ వద్ద అత్యుత్తమ ప్రదర్శన అవార్డును అందుకోవడం ద్వారా మహోన్నత విజయాన్ని సాధించినట్లు కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ వెల్లడించింది. పీఏఎల్ఎస్ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులు, అధ్యాపకుల అసాధారణ ప్రయత్నాలను అవార్డు ప్రధానోత్సవం సత్కరించింది. కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి చెందిన కేఎల్‌హెచ్ హైదరాబాద్ తరపున కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ ఆకెళ్ల అవార్డును ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాబీఎస్ మూర్తి నుంచి స్వీకరించారు. కేఎల్‌హెచ్ హైదరాబాద్ దాదాపు 28 ఈవెంట్‌లలో చురుకుగా పాల్గొనడం ద్వారా ఈ గుర్తింపును పొందింది. ఇందులో ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ ఇన్‌సైట్‌లపై వర్క్‌షాప్ నిర్వహించడం సైతం వుంది. దీనికి పార్టనర్ ఇన్‌స్టిట్యూట్‌లలో అపూర్వమైన ప్రశంసలు లభించాయి. సాంకేతిక సెమినార్‌లు, పారిశ్రామిక సందర్శనలు, కోడింగ్ హ్యాకథాన్‌లు, ఐడియా పిచింగ్, రెసిడెన్షియల్ వర్క్‌షాప్‌లలో క్యాంపస్ ప్రమేయం ప్రశంసించబడింది. ముఖ్యంగా ఐడియా ప్రోటోటైప్ పోటీలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రీ-ఫైనల్ దశకు చేరుకుంది. కేఎల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ మాట్లాడుతూ..'ఈ గుర్తింపు మా విద్యార్థులలో ఆవిష్కరణ పరిశ్రమ సంసిద్ధతను పెంపొందించడంలో మా శ్రేష్ఠత, అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. గ్రాడ్యుయేట్లు కేవలం పార్టిసిపెంట్స్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ సాంకేతిక రంగంలో నాయకులుగా ఉండే భవిష్యత్తును మా విశ్వవిద్యాలయం ఊహించింది. ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటమనేది ఆధునిక ప్రపంచంలోని సవాళ్లు, అవకాశాలను ఎదుర్కొనేందుకు విద్యార్థులు చక్కగా సన్నద్ధమవుతారని నిర్ధారిస్తుంది. ఈ విజయానికి సహకరించిన మా అధ్యాపకులు, విద్యార్థులు, భాగస్వాముల గురించి మేము చాలా గర్విస్తున్నాం. మా అద్భుతమైన ఆవిష్కరణల ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎదురుచూ స్తున్నామని అన్నారు.

చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ-శంకర్‌పల్లి



చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మండల పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని అందిపురం శ్రీనివాస్ (35) మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బైక్ తీసుకొని బయటికి వెళ్లాడు. సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికిన ఆచూకి లభించలేదు. బుధవారం ఉదయం నుంచి వెతుకుతుండగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో బుల్కాపూర్ కొండకల్లు రూటులో ఎంపీఆర్ సమీపంలో బైకు కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ వేరకు శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సీసీ కెమెరాలకు చిక్కిన అడవి పిల్లి

నవతెలంగాణ-శంషాబాద్



పులి జాడ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో అడవి పిల్లి సంచరిస్తున్నట్లు తేలింది. ఈ సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని ఘాన్సీమియాగూడ గ్రామంలో బుధవారం జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు రోజుల క్రితం గ్రామంలో రైతు పొలం వద్ద రెండు బర్రె దూడలను కుక్కలను కరిచి చంపిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు దాన్ని గుర్తించేందుకు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు అడవి పిల్లి చిక్కింది. ఖచ్చితమైన జడ కోసం మరిన్ని సీసీ కెమెరాలు గ్రామ పరిసరాలలో అక్కడక్కడ ఏర్పాటు చేసి నిఘా పెంచారు.

రేషన్ డీలర్ల నియమకానికి నోటిఫికేషన్ విడుదల

- ఆసక్తి గలవారు జూలై మూడు వరకు దరఖాస్తులు చేసుకోవాలి
- తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు

నవతెలంగాణ-తాండూరు



తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తాండూరు ఆర్డీవో శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రేషన్ డీలర్ల(చౌక ధరల దుకాణం) నియామకానికి నోటికేషన్ జారీ చేసినట్టు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో జనరల్ మహిళ అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పెద్దేముల్ మండలంలో మూడు ఖాళీలు ఉన్నాయన్నారు. అందులో గోపాల్పూర్ ఎస్టి, హాత్నూర్ ఎస్సీ, ఖానాపూర్ ఓపెన్ మహిళా అవకాశం ఉందన్నారు. తాండూరు మండలంలో 7ఖాళీలు ఉన్నాయన్నారు. తాండూరు మండలంలోని మిట్ట బాసపల్లి బీసీ డీ, రాంపూర్‌లో బీసీఈ, సంగం కలాన్‌లో బీసీ ఏ, తాండూర్ మున్సిపల్ లో ఇందిరానగర్‌లో ఎస్సీ మహిళా, పాత తాండూర్‌లో జనరల్ మహిళ, అదేవిధంగా తాండూరులో జనరల్ మహిళ, బీసీ బి అవకాశం ఉందన్నారు. యాలాల మండలంలో బానాపూర్ ఓపెన్ కు అవకాశం ఉందన్నారు. పడియాల్లో బీసీ ఏ, కోకట్ ఇందిరమ్మ రాజీవ్ గృహకల్ప కాలనీలలో ఓపెన్ హియరింగ్ ఇంపైర్డు కు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మొత్తం 18 దుకాణాలకు కొత్తవారిని నియమించేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చేశారు. జూలై నెల 3వ తేదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సులో ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులు అయిన వారే అర్హులని స్పష్టం చేశారు. ఆయా గ్రామాలకు చెందిన స్థానికులకు రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు ఉంటాయని, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారని వెల్లడించారు. పరీక్ష, ఇంటర్వ్యూల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 10-30గంటల నుంచి సాయంత్రం 5-30గంటల మధ్యలో, నిర్ణీత గడువులోగా పని దినాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న శ్రీ చైతన్య కళాశాలను సీజ్ చేయాలి





- కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్‌లో తరగతులు ఎలా నిర్వహిస్తరూ.?
- ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బావికాడి శంకర్
- శ్రీ చైతన్య కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న శ్రీ చైతన్య కళాశాలను వెంటనే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బావికాడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో బొంగులూరు గేట్ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాలకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకొని క్లాసులో నిర్వహిస్తున్నారని కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేసి అడ్మిషన్ తీసుకున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్‌లో క్లాసులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటికీ స్పందించకపోవడం చూస్తే కార్పొరేట్ శ్రీ చైతన్యకు ఇంటర్ బోర్డు అధికారులు కొమ్ముగాస్తున్నట్టుగా అనిపిస్తుందని ఆరోపించారు. అలాగే జిల్లా విద్యాధికారికి సమాచారం ఇచ్చిన స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ అధికారులు శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలను పెంచి పోషిస్తుందని అన్నారు. ప్రభుత్వ అనుమతులు లేనటువంటి శ్రీ చైతన్య కళాశాల మందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అరెస్టుతో ఈ ఉద్యమం ఆగదని ఈ యొక్క కళాశాల సీజ్ చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మునుమందు పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రణయ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల తరంగ్, మస్కు చరణ్, గుండె శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీకాంత్ , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వంశీ, సిద్ధూ, లక్ష్మణ్, మధు, సాయి చరణ్, నరేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

యాదయ్య సేవలు మరువలేనివి

- జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
- ఈర్లపల్లి యాదయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన జర్పుల

నవతెలంగాణ-ఆమనగల్



మాజీ సర్పంచ్ ఈర్లపల్లి యాదయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలు అభినందనీయమని కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈర్లపల్లి యాదయ్య సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ బుధవారం యాదయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వారికి తనవంతు తక్షణ సహాయంగా జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి యాదయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, మాజీ సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి, యాదయ్య, భారతమ్మ నర్సింహ గౌడ్, నాయకులు శ్రీను, లాయఖ్ అలి, జంగయ్య, వినోద్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

భూములు ఇవ్వండి10 లక్షల నష్టపరిహారం అందిస్తాం

- భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తాం : ఆర్డీఓ
- అపాయిపల్లి రైతులతో అధికారుల అభిప్రాయ సేకరణ

నవతెలంగాణ-కొడంగల్



కొడంగల్ మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామ సరిహద్దుల్లో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వెటర్నరీ శాఖ కోసం 19 సర్వే నెంబర్ లో ఉన్న అసైన్డ్ భూములను ఇవ్వాలని రైతులతో ఆర్డిఓ శ్రీనివాస్. కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, కోడంగల్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్‌తో కలిసి మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు రైతులతో ముఖాముఖి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ 19 సర్వే నెంబర్ లో ఉన్న అసైన్డ్ భూములు మెడికల్, నర్సింగ్ కళాశాల, వెటర్నరీ శాఖ కోసం ఇవ్వాలని భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేస్తామని ఆర్డీవో శ్రీనివాస్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అప్పాయి పల్లి రైతులు సమ్మతించలేదు. ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం కాకుండా ఎకరాకు 30 నుండి 50 లక్షలు ఇవ్వాలని భూములు కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్లాటు ఇవ్వాలని రైతులు తమ అభిప్రాయాన్ని ఆర్డీవో శ్రీనివాస్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిలకు రైతులు అభిప్రాయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహులు, ఆర్ఐలు రామచందర్, శృతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.